తీరనున్న విద్యార్థుల కష్టాలు

కొంపల్లి పాఠశాలలో నూతన తరగతి గదుల నిర్మాణం

- రూ.30 లక్షలు సొంతంగా అందజేసిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి
- నేడు ప్రారంభం



ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి సొంత డబ్బులతో కొంపల్లి ఉన్నత పాఠశాలలో నిర్మించిన తరగతి గదులు

మునుగోడు: తరగతి గదులు సక్రమంగా లేకపోవడంతో మునుగోడు మండలంలోని కొంపల్లి గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు అనేక అవస్థలు పడ్డారు. వర్షం వస్తే తరగతి గదులు కురుస్తుండడంతో విద్యార్థుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. వేసవి కాలంలో మాత్రం కొందరు తరగతి గదుల్లో కూర్చోగా కొన్ని తరగతుల విద్యార్థులు చెట్ల నీడలో కూర్చుని పాఠాలు వినేవారు. ఇక నుంచి ఆ విద్యార్థుల కష్టాలు పూర్తిగా తీరిపోనున్నాయి. సరైన తరగతి గదులు లేక కొంపల్లి పాఠశాల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రెండేళ్ల క్రితం తన సొంత డబ్బులతో తరగతి గదులు నిర్మిస్తానని హామీ ఇచ్చారు. ఏడాది క్రితం నగదు అందించి తరగతి గదుల నిర్మాణం పూర్తి చేయించారు.

కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ నుంచి రూ. 30లక్షలు..

కొంపల్లి గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మొత్తం 250 మంది విద్యార్థులు ఉన్నారు. 10 తరగతి గదులు ఉన్నప్పటికీ అవి 50 ఏళ్ల క్రితం నిర్మించడంతో పూర్తిగా శిథిలమయ్యాయి. దీంతో వర్షం వచ్చినప్పుడు 7 తరగతి గదులు పెచ్చులు ఊడిపోయి కురుస్తుండేవి. అందులో కూర్చొని పాఠాలు వినేందుకు విద్యార్థులు భయపడేవాళ్లు. దీనికితోడు ఆ పాఠశాలలో అదనంగా ఇంగ్లిష్ మీడియం బోధిస్తున్నారు. దీంతో ఆ పాఠశాలకు అదనపు తరగతి గదులు అవసరమయ్యాయి. కాగా గతంలో నిర్మించిన వాటిలో నాలుగు తరగతి గదులు మాత్రమే బాగున్నాయి. ఏడాది క్రితం ఎమ్మెల్సీ నిధుల నుంచి రెండు తరగతి గదుల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఇంకా నాలుగు తరగతి గదుల నిర్మాణానికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తన తల్లి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా సంవత్సరం క్రితం రూ.30లక్షలు అందించారు. ఆ నగదుతో మూడు తరగతి గదుల నిర్మాణం చేపట్టగా అందుకు రూ. 22 లక్షలు ఖర్చు అయినట్లు ఆ గ్రామ సర్పంచ్ తెలిపారు. మిగిలిన రూ.8 లక్షలతో విద్యార్థులకు అవసరమైన ఆడిటోరియం నిర్మాణ పనులు త్వరలో ప్రారంభిస్తామని అన్నారు. తన సొంత డబ్బులతో తరగతి గదులను నిర్మించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. పూర్తయిన తరగతి గదులను బుధవారం ఎమ్మెల్యే ప్రారంభించనున్నారు.

రాజగోపాల్‌రెడ్డికి కృతజ్ఞతలు



మా గ్రామంలోని ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు సరిపడా తరగతి గదులు లేని విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రెండేళ్ల క్రితం తన సొంత డబ్బులతో తరగతి గదులు నిర్మిస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ ప్రకారం సంవత్సరం క్రితం రూ.30 లక్షల నగదు అందించారు. ఆ డబ్బులతో మూడు తరగతి గదుల నిర్మాణం చేపట్టగా రూ.22 లక్షలు ఖర్చయ్యాయి. మిగిలిన నగదుతో ఆడిటోరియం నిర్మిస్తాం. పాఠశాల అభివృద్ధికి కృషి చేసిన రాజగోపాల్ రెడ్డికి కృతజ్ఞతలు.

– జాల వెంకన్న యాదవ్, సర్పంచ్ కొంపల్లి

చాలా ఆనందంగా ఉంది



మా పాఠశాలలో ఉన్న తరగతి గదులు పాతవి కావడంతో వర్షాలు వచ్చినప్పుడు కురిసేవి. దీంతో మంచిగా ఉన్న గదుల్లో రెండు, మూడు తరగతుల విద్యార్థులం ఒకే చోట కూర్చునేవాళ్లం. నూతనంగా తరగతి గదులు నిర్మించడంతో ఇక నుంచి మాకు ఆ బాధ ఉండదు. కొత్తగా తరగతి గదులు నిర్మించడం చాలా ఆనందంగా ఉంది.

– ఎస్. మణిదీప్, పదో తరగతి విద్యార్థి

మునుగోడు నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయం



మేళ్ళవాయిలో గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి

నాంపల్లి: మునుగోడు నియోజకవర్గ అభివృద్ధే తన ధ్యేయమని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. మంగళవారం నాంపల్లి మండలంలోని కేతపల్లి, మేళ్ళవాయి, ఫకీర్‌పూర్, సుంకిశాల, చల్లవానికుంట గ్రామాల్లో ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాలు, పసునూర్, నర్సింహులగూడెంలోని రూ.31లక్షలతో నిర్మించిన హెల్త్ సబ్ సెంటర్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం పగిడిపల్లి గ్రామంలో రూ.2 కోట్ల 93 లక్షలతో బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథం వైపు నడిపించేందుకు కంకణం కట్టుకున్నానని అన్నారు. వెనుకబడిన నాంపల్లి మండలాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తానని అన్నారు. ఎంపీపీ ఏడుదొడ్ల శ్వేత, జెడ్పీటీసీ ఎలుగోటి వెంకటేశ్వర్‌రెడ్డి, పీఆర్ డీఈ రఘుపతి, టీఎస్ఎంఎస్ఐడీసీ డీఈ లోకానాయక్, పీఆర్ ఏఈ సతీష్‌రెడ్డి, ఎరెడ్ల రఘుపతిరెడ్డి, పూల వెంకటయ్య, పానగంటి వెంకన్నగౌడ్, రవీందర్‌రెడ్డి, శివారెడ్డి, సర్పంచ్‌లు కొరె హేమలత, మైబమ్మ, కవిత, రాములు, పోగుల దివ్య పాల్గొన్నారు.

విధి నిర్వహణలో అలసత్వం వహించొద్దు



సిబ్బందికి సూచనలు ఇస్తున్న డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి

మునుగోడు: పోలీసులు తమ విధుల పట్ల ఏమాత్రం అలసత్వం వహించకుండా అంకితభావంతో పని చేయాలని నల్లగొండ డీఎస్పీ ఎం.శ్రీధర్‌రెడ్డి అన్నారు. వార్షిక తనిఖీలో భాగంగా మంగళవారం ఆయన మునుగోడు పోలీస్ స్టేషన్‌ను సందర్శించి సిబ్బందితో పరేడ్ చేయించారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ప్రజల ధన, మాన, ప్రాణాలను కాపాడేందుకు ఎంతటి సాహసానికైనా సిద్ధంగా ఉండాలన్నారు. అప్పుడే పోలీస్‌కు తగిన గుర్తింపు లభిస్తుందన్నారు. బలవంతుల చేతిలో అన్యాయానికి గురై న్యాయం కోసం స్టేషన్‌కు వచ్చిన ప్రతిఒక్కరికి అండగా నిలిచి చట్టపరంగా తగిన సహాయసహకారాలు అందించాలని సూచించారు. నమోదు చేసిన కేసులను వెంటనే పూర్తిస్థాయిలో విచారణ చేసి తగిన ఆధారాలు, సాక్ష్యాలను సేకరించి కోర్టుకు అప్పగించాలన్నారు. పోలీస్ స్టేషన్ పరిసరాలు, రికార్డుల నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేసి సిబ్బందిని అభినందించారు. ఆయన వెంట చండూరు సీఐ వెంకటయ్య, ఎస్ఐ సీ.హెచ్ వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.

బాల్య వివాహాలు చట్ట విరుద్ధం



చిట్యాల: ర్యాలీ నిర్వహిస్తున్న అంగన్‌వాడీ సిబ్బంది, విద్యార్థులు

చండూరు(గట్టుప్పల్): బాల్య వివాహాలు, లింగ వివక్ష, బాలికల అక్రమ రవాణా చట్ట విరుద్ధమని ఐసీడీఎస్ సూపర్‌వైజర్ శివేషా అన్నారు. గట్టుప్పల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన బేటీ బచావో – బేటీ పడావో కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. అంగన్‌వాడీ టీచర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

అంగన్‌వాడీ ఆధ్వర్యంలో ర్యాలీ

మునుగోడు: ఆడపిల్లలను సంరక్షించాలని కోరుతూ మండలంలోని కల్వకుంట్ల గ్రామంలో మంగళవారం అంగన్‌వాడీ సిబ్బంది ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఆడ పిల్లలను పుట్టనిద్దాం, బతుకనిద్దాం అంటూ నినాదాలు చేశారు. అనంతరం ప్రాథమిక పాఠశాల ఆవరణలో ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పగిళ్ల భిక్షం, అంగన్‌వాడీ సిబ్బంది బి. భాగ్యలక్ష్మి, ఎస్.మంగమ్మ, ఆశా కార్యకర్తలు వి.నిర్మల తదితరులు పాల్గొన్నారు.

బాలికలపై వివక్షత తగదు

మర్రిగూడ: సమాజంలో బాలికలపై వివక్షత తగదని ఐసీడీఎస్ సూపర్‌వైజర్లు మిర్యాల పద్మ, ముమ్మడి యశోద అన్నారు. మండల కేంద్రంలోని కస్తూరిబా పాఠశాలతోపాటు సరంపేట అంగన్‌వాడీ కేంద్రంలో మంగళవారం బాలికల దినోత్సవాన్ని నిర్వహించారు. బేటీ బచావో-బేటీ పడావోపై బాలికలకు అవగాహన కల్పించారు. బాలికలు చదువును ఆయుధంగా మలుచుకొని ఎదగాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ జూటూరు తారకరామన్, సర్పంచ్ వెన్నమల్ల వెంకటమ్మ మధుకర్, కస్తూరిబా పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

చిట్యాల మండలంలో..

చిట్యాల: మున్సిపాలిటీలోని లోయోలా స్కూల్, వట్టిమర్తి గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్‌లో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో మంగళవారం బేటీ బచావో-బేటీ పడావో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ సిబ్బంది విద్యార్థులతో కలిసి మహిళా సాధికారత ర్యాలీ నిర్వహించారు. అనంతరం లింగ వివక్ష, బాల్య వివాహాలు, బాలికల అక్రమ రవాణ, పోషకాహారం అంశాలపై విద్యార్థినులకు, గ్రామస్తులకు అవగాహన కల్పించారు. విద్యార్థినులకు క్రీడా పోటీలు నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో ఐసీడీఎస్ సూపర్‌వైజర్ రోజా, అంగన్‌వాడీ టీచర్లు దాడి అరుణ, వి.జ్యోతి, శోభారాణి, కృష్ణవేణి, బుజ్జమ్మ, సర్పంచ్ బుర్రి రవీందర్‌రెడ్డి, ఉప సర్పంచ్ సాగర్ల నరేష్, వైద్యాధికారిణి స్రవంతి, హెచ్ఎం రమేష్, అంగవాడీ టీచర్‌లు ఇందిరా, అరుణ పాల్గొన్నారు.

సుభాష్ చంద్రబోస్‌కు ఘన నివాళి



నల్లగొండరూరల్ : నేతాజీ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న ఎంజీయూ రిజిస్ట్రార్



చిట్యాల: సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న యువకులు

ఎంజీయూ (నల్లగొండరూరల్): మహాత్మా గాంధీ యూనివర్సిటీలో మంగళవారం నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నేతాజీ చిత్రపటానికి ఎంజీయూ రిజిస్ట్రార్ రవి, అధ్యాపకులు, విద్యార్థులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రిజిస్ట్రార్ రవి మాట్లాడుతూ సుభాస్ చంద్రబోస్ ప్రతి భారతీయుడికి ఆదర్శమని, ఆయన ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు ప్రేమ్‌సాగర్, మద్దిలేటి, రమేష్, నాగార్జున, కళ్యాణి, ప్రశాంతి, అమరేందర్, రవీందర్‌రెడ్డి, సమ్రీన్, శ్రీనివాసులు పాల్గొన్నారు.

చిట్యాలలో..

చిట్యాల: స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను మంగళవారం చిట్యాల పట్టణంలోని సంతోష్‌నగర్‌లో నేతాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘం అధ్యక్షుడు చిర్రబోయిన కృష్ణ, మాజీ అధ్యక్షుడు కదారి సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు సాగర్ల మహేష్, నారగోని శ్రీను, కదారి చినవెంకన్న, రాధారపు గిరి, కొత్తపల్లి నవీన్, ఎడ్ల మురళి, కొల్లోజు శ్రీకాంత్, చింతపల్లి మల్లేష్, నామని చిన్న, గుండెబోయిన శివ సాయి, రాజు, కిట్టు పాల్గొన్నారు.



శాలిగౌరారంలో..

మర్రిగూడ: స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 127వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో మంగళవారం పలువురు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వెంకటంపేట ఆంజనేయులు, సిలివేరు రఘు, దశరథ, నీలం శంకర్, వట్టికోటి శేఖర్, పగడాల శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.

శాలిగౌరారం: నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను మంగళవారం శాలిగౌరారంలోని గీతాంజలి హైస్కూల్‌లో ఘనంగా నిర్వహించారు. నేతాజీ చిత్రపటానికి పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఇన్‌చార్జ్ డీఎల్‌పీఓగా ఫర్వేజ్



కట్టంగూర్ : మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీఓగా పనిచేస్తున్న మహమ్మద్ అథర్ ఫర్వేజ్‌ను నల్లగొండ జిల్లా ఇన్‌చార్జ్ డీఎల్‌పీఓగా నియమిస్తూ కలెక్టర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం నల్లగొండ డీఎల్‌పీఓగా పనిచేస్తున్న లక్ష్మీనారాయణ సొంత పనుల నిమిత్తం అమెరికాకు వెళ్లడంతో 20 ఏప్రిల్ 2024 వరకు ఫర్వేజ్‌కు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు కలెక్టర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

‘చలో ఢిల్లీ’ కరపత్రాల విడుదల

నకిరేకల్: నూతన జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తూ ఫిబ్రవరి 3న చలో ఢిల్లీ కార్యక్రమం ప్రచార కరపత్రాలను నకిరేకల్‌లో మంగళవారం పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు పోలె పవన్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో హర్షకేతన్, సాత్విక్, ప్రవీణ్, రాజు, మధు, లోకేష్, కుమారస్వామి, హస్రుత్, సురేష్, నాగరాజు పాల్గొన్నారు.


డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ



క్యాలెండర్ విడుదల చేస్తున్న నకిరేకల్ ఎమ్మెల్యే

నకిరేకల్ : తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీయూటీఎఫ్) ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర డైరీ క్యాలెండర్‌ను నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మంగళవారం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహాధ్యక్షుడు ఎస్.వెంకటేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు వి.లక్ష్మీనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి బాణాల రాంరెడ్డి, జిల్లా గౌరవాధ్యక్షుడు పోతుల వెంకట నారాయణ, మండల అధ్యక్షకార్యదర్శులు కోట మల్లయ్య, మురళి, సత్యనారాయణ, రామలింగం, యల్లయ్య, వెంకన్న, ఆంజనేయులు పాల్గొన్నారు.

పీఆర్‌టీయూ ఆధ్వర్యంలో..



డైరీ, క్యాలెండర్‌ను ఆవిష్కరిస్తున్న ఎంపీపీ ముత్తి లింగయ్య

కట్టంగూర్ : పీఆర్‌టీయూ ఆధ్వర్యంలో ముద్రించిన డైరీ, క్యాలెండర్‌ను మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ జెల్లా ముత్తిలింగయ్య మంగళవారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ స్వప్న, ఎంపీడీఓ సునిత, ఎంఈఓ మేక నాగయ్య, పీఆర్‌టీయూ మండల అధ్యక్ష కార్యదర్శులు నిమ్మనగోటి వెంకటరమణ, సట్టు గోపి, రాష్ట్ర బాధ్యులు అంబటి అంజయ్య, వెంకటమోహన్, చిన్ని శ్రీను, రాధాకిషన్, అమృతయ్య, రాంరెడ్డి, రమణారావు, వెంకట్‌రెడ్డి, శ్రీకాంత్, సైదులు, సాయిలు, రవికుమార్, పద్మావతి, వెంకయ్య, ధనుంజయ్ పాల్గొన్నారు.

కేవీపీఎస్ క్యాలెండర్..

నకిరేకల్: కేవీపీఎస్ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్‌ను నకిరేకల్‌లో మంగళవారం ఎస్ఐ గోపికృష్ణ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు వంటిపాక కృష్ణ, వంటిపాక వెంకటేశ్వర్లు, వంగూరి వెంకన్న, ఏర్పుల తాజేశ్వర్, ఏర్పుల నరేష్, రాంబాబు, బండారు మల్లయ్య, భాస్కర్ పాల్గొన్నారు.



క్యాలెండర్ విడుదల చేస్తున్న ఎస్ఐ గోపికృష్ణ

క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి



బ్యాడ్మింటన్ విజేతలతో మున్సిపల్ ఇన్‌చార్జ్ చైర్మన్ అబ్బగోని రమేష్‌గౌడ్

రామగిరి(నల్లగొండ): క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగుతుందని మున్సిపల్ ఇన్‌చార్జ్ చైర్మన్ అబ్బగోని రమేష్‌గౌడ్ అన్నారు. ఇండోర్ స్టేడియంలో షటిల్ రాకర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. గెలుపు ఓటములు సహజమని, ఓడిపోయినవారు నిరుత్సాహానికి గురికావొద్దన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పంతులు శ్రీనివాసులు, శ్రీకాంత్, మైకేల్, ప్రశాంత్, జానీ, అన్వేష్, మణి, డాక్టర్లు ముదాబిర్, ప్రశాంత్, చక్రధర్, వాజీద్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

మున్సిపల్ చైర్మన్‌కు వినతి

ముషంపల్లి రోడ్డు ధాత్రి నగర్ వెంచర్‌కు కృష్ణ నీరు సరఫరా చేయాలని కోరుతూ ఆ కాలనీవాసులు ఇన్‌చార్జ్ మున్సిపల్ చైర్మన్ అబ్బగోని రమేష్‌గౌడ్‌ను కోరారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో కాలనీవాసులు రమేష్‌ను సన్మానించారు. కాలనీ పార్కులో ఓపెన్ జిమ్, మొక్కలకు నీటి సౌకర్యాన్ని కల్పించాలని చైర్మన్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు శ్రీరామ్‌గౌడ్, కాలనీవాసులు మేరెడ్డి భిక్షంరెడ్డి, రాంబాబు, గోవర్ధన్, వెంకట్‌రెడ్డి, రమేష్, తుమ్మనగోటి వెంకట్, వెంకన్న, మల్లేష్, జగదీశ్ తదితరులు పాల్గొన్నారు.

జిల్లా వ్యాప్తంగా బెల్టు షాపులను ఎత్తివేయాలి



సమావేశంలో మాట్లాడుతున్న ప్రభావతి

నల్లగొండ టౌన్: జిల్లా వ్యాప్తంగా ఉన్న బెల్టు షాపులను తక్షణమే ఎత్తివేయాలని ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక అంబేద్కర్ భవన్‌లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె మాట్లాడారు. నూతన ఆదాయ మార్గాలను సృష్టించుకోవాల్సిన పాలకులు మద్యాన్ని ఆధారంగా చేసుకుని ప్రభుత్వాన్ని నడపడం దుర్మార్గమన్నారు. విచ్చలవిడిగా ఏర్పాటు చేసిన బెల్టుషాపుల వల్ల గ్రామాల్లో చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు మద్యానికి బానిసలైపోతున్నారన్నారు. పట్టణ ప్రాంతాల్లో గంజాయి, డ్రగ్స్‌వాడకం పెరిగిపోయి మహిళలపై అఘాయిత్యాలు అధికమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో జిట్ట సరోజ, భూతం అరుణకుమారి, పాదూరి గోవర్ధన, చెనబోయిన నాగమణి, తుమ్మల పద్మ, ఇందిర, ఎస్‌కె సుల్తానా, బొల్లెపల్లి మంజుల, మేకల వర్ష, పుష్ప, సంధ్య, ఝాన్సి, చైతన్య, శ్వేత, పోలె రేణుక, దేవిక, లక్ష్మి, దాసరి సుజాత, నాగమణి తదితరులు పాల్గొన్నారు.

మంత్రిని విమర్శించే స్థాయి జగదీష్‌రెడ్డికి లేదు



మాట్లాడుతున్న మామిడి కార్తీక్

నల్లగొండ: మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని విమర్శించే స్థాయి ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డికి లేదని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి యువసేన జిల్లా అధ్యక్షుడు మామిడి కార్తీక్, ప్రధాన కార్యదర్శి పాదం అనిల్ అన్నారు. మంగళవారం మంత్రి కోమటిరెడ్డి నివాసంలో వారు విలేకరులతో మాట్లాడారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రెండుమార్లు మంత్రిగా ఉన్న జగదీష్‌రెడ్డి జిల్లా అభివృద్ధికి చేసింది ఏమీ లేదన్నారు. విద్య, విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన జగదీశ్ రెడ్డి పేదలకు ఇళ్లు కట్టించిన దాఖలాలు లేవని, జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయలేదని అన్నారు. కోమటిరెడ్డి తెలంగాణ కోసం మంత్రి పదవిని సైతం త్యాగం చేసిన వ్యక్తి అని గుర్తు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మంత్రి కోమటిరెడ్డి చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి జీర్ణించుకోలేక జగదీష్ రెడ్డి విమర్శలు చేస్తున్నాడని ధ్వజమెత్తారు. వారివెంట జూలకంటి సైదిరెడ్డి, రంజిత్ కుమార్, సిద్ధార్థ ఉన్నారు.

‘ప్రజాధనాన్ని లూటీ చేసిన బీఆర్‌ఎస్’

చండూరు : గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పథకాల పేరుతో ప్రజాధనాన్ని లూటీ చేసిందని, ఒక్క గొర్రెల పంపిణీ పథకంలోనే సుమారు రూ.1000 కోట్ల పైగా అవినీతి జరిగిందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కలి ఐలయ్య యాదవ్ ఆరోపించారు. మంగళవారం చండూరు టీడీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. యూనిట్‌కు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు అవినీతి జరిగిందని అన్నారు. గొల్ల కురుమల నుంచి డీడీలు కట్టించుకుని లబ్ధిదారుడి వాటాధనంతోనే కొంత కలిపి నాసిరకమైన గొర్రెలు కొనిచ్చారని విమర్శించారు. మునుగోడు నియోజకవర్గంలోనే సుమారు రూ.40 కోట్ల గొల్ల కురుమల డబ్బులను కొంతమంది దళారులు దోచుకున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు ఎర్రజెల్ల లింగయ్య, పట్టణ అధ్యక్షుడు గంట అంజయ్య, బోడ భిక్షం, యాదయ్య, కావలి భిక్షం, సాయం రాములు, కనకయ్య, మహేష్ పాల్గొన్నారు.

ఓటు నమోదు చేయించుకోవాలి

చిట్యాల: త్వరలో జరగబోయే నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎన్నికల్లో గ్రాడ్యుయేట్లు ఓటు నమోదు చేయించుకోవాలని నకిరేకల్ నియోజకవర్గ బీజేపీ లీగల్ సెల్ కన్వీనర్ గుండాల నరేష్‌గౌడ్ కోరారు. చిట్యాల తహసీల్దార్ కార్యాలయంలో పట్టభద్రుల ఓటరు నమోదు పత్రాలను తహసీల్దార్ దశరథకు అందజేసి మాట్లాడారు.

మహిళలకు భరోసా కల్పించేందుకే షీటీం



విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న సీఐ గోపి

నల్లగొండ క్రైం: మహిళలకు భద్రత, భరోసా కల్పించేందుకు షీటీం పోలీసు బృందాలతో నిరంతరం నిఘా ఏర్పాటు చేశారని సీఐ గోపి అన్నారు. షీటీం అందించే సేవలపై మంగళవారం ఐఎంఎస్ సాంస్కృతిక హైస్కూల్‌లో విద్యార్థులకు అవగాహన కల్పించారు. మహిళలను ఈవ్‌టీజింగ్ చేసినా, సైగల ద్వారా వేధింపులకు గురి చేసినా 100 నంబర్‌కు ఫోన్ చేసి వివరాలు చెప్పాలన్నారు. వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేసినా స్వీకరిస్తామన్నారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. రద్దీ ప్రాంతాల్లో షీటీం పోలీసులు గస్తీ ఉంటారని, మఫ్టీలో ఉండి పోకిరీల ఆగడాలను కట్టడి చేస్తామన్నారు. క్రమశిక్షణ గల విద్యార్థులకు బంగారు భవిష్యత్ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ అలక జానకిరాంరెడ్డి, ఏఎస్ఐ విజయలక్ష్మి, నళిని, జ్యోతి, హుస్సేన్, మురళి, సత్యం, పురుషోత్తం పాల్గొన్నారు.

అనారోగ్యంతో అంగన్‌వాడీ ఆయా మృతి



బాధిత కుటుంబ సభ్యులకు నగదు అందజేస్తున్న సీడీపీఓ నిర్మల

కనగల్: మండల పరిధిలోని దర్వేశిపురం అంగన్‌వాడీ కేంద్రంలో పనిచేస్తున్న కదారి పిచ్చమ్మ(85) మంగళవారం అనారోగ్యంతో మృతి చెందింది. ఆమె మృతదేహాన్ని సీడీపీఓ నిర్మల, అంగన్‌వాడీ సూపర్‌వైజర్ శ్రీలత, బాసిద్ సందర్శించి నివాళులర్పించారు. పిచ్చమ్మ దహన సంస్కారాల నిమిత్తం రూ.10వేల ఆర్థిక సహాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. వారి వెంట అంగన్‌వాడీ టీచర్లు అల్లుబెల్లి అరుణ, జ్ఞానేశ్వరి, గ్రామ పెద్దలు తదితరులు ఉన్నారు.

క్లుప్తంగా

నేడు ఎమ్మెల్యే రాక

మునుగోడు: మండలంలోని కొంపల్లి, ఊకొండి గ్రామాల్లో అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు బుధవారం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మునుగోడుకు రానున్నట్లు డీసీసీబీ డైరెక్టర్ కుంభం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. కొంపల్లిలో తన తల్లి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ.30 లక్షల వ్యయంతో నిర్మించిన అదనపు తరగతి గదులు, అదేవిధంగా ఊకొండి గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభిస్తారని పేర్కొన్నారు.

మర్రిగూడ: మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బుధవారం రానున్నట్లు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముద్దం నర్సింహగౌడ్ మంగళవారం తెలిపారు. కొట్టాల గ్రామంలో స్వామి వివేకానంద విగ్రహ ఆవిష్కరణ, మేటిచందాపురం గ్రామ పంచాయతీ నూతన భవన ప్రారంభం, లెంకలపల్లి గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం భవనానికి శంకుస్థాపన చేయనున్నట్లు పేర్కొన్నారు.

వర్షిత్‌రెడ్డిని సన్మానించిన బీజేపీ నాయకులు

మర్రిగూడ: బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నాగం వర్షిత్‌రెడ్డిని మంగళవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర మీడియా సెల్ కన్వీనర్ పిట్టల శ్రీనివాస్ శాలువా కప్పి పుష్పగుచ్ఛం అందించి సన్మానించారు. ఆయన వెంట పర్సనం వేణుకుమార్, గాదెపాక లింగస్వామి, బండారు ప్రసాద్, మండల వెంకన్న, బొజ్జ నాగరాజు, భవాని ప్రసాద్ ఉన్నారు.

నూతన కమిటీ ఎన్నిక

కట్టంగూర్ : టీఎస్ యూటీఎఫ్ కట్టంగూర్ మండల నూతన కార్యవర్గాన్ని నల్లగొండలో మంగళవారం జరిగిన సమావేశంలో జిల్లా అధ్యక్షుడు ఎడ్ల సైదులు ప్రకటించారు. మండల అధ్యక్షుడిగా దుగినవెల్లి ఉన్నత పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు బుస్సి రాంమోహన్, మండల ప్రధాన కార్యదర్శిగా నారెగూడెం ప్రాథమిక పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు దేశపాక కృష్ణను నియమిస్తూ జిల్లా అధ్యక్షుడు నియామక ఉత్తర్వులు జారీ చేశారు. ఉపాధ్యక్షులుగా ఐ.శ్రీనివాస్, రవి, కె నాగలక్ష్మి, కోశాధికారిగా పోశం సైదులు ఎన్నికయ్యారు. మండల ఆడిట్ కమిటీ కన్వీనర్‌గా ఎండీ బురాహనుద్దీన్, ఎఫ్‌డబ్ల్యూఎఫ్ కన్వీనర్‌గా శ్రీనివాసులు, మండల కార్యదర్శులుగా యాదయ్య, నాగేశ్వర్‌రావు, మల్లికార్జున్, శైలజ, సౌజన్య, గౌరవ సలహాదారులుగా కె బద్రీనారాయణ, పి.వెంకటరమణ, సరళ, రాజశేఖర్‌రెడ్డి ఎన్నికయ్యారు.

ప్రభుత్వ సలహాదారుడిని కలిసిన మేఘారెడ్డి

మునుగోడు: ఇటీవల ప్రభుత్వ సలహాదారుడిగా నియమితులైన వేం నరేందర్‌రెడ్డిని మునుగోడు మండలంలోని కొంపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు మేఘారెడ్డి మంగళవారం హైదరాబాద్‌లో కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. మునుగోడు నియోజకవర్గ అభివృద్ధికి అధిక నిధులు మంజూరు చేసేలా సీఎం రేవంత్ రెడ్డిని, మంత్రులను ఒప్పించాలని కోరారు.

గ్రామీణ భారత్ బంద్‌ను జయప్రదం చేయాలి

నల్లగొండ టౌన్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ కార్పొరేట్, మతతత్వ విధానాలను ప్రతిఘటిస్తూ దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 16న నిర్వహించనున్న గ్రామీణ భారత్ బంద్‌ను జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక దొడ్డి కొమరయ్య భవన్‌లో జరిగిన సీఐటీయూ సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఎండీ.సలీం మాట్లాడుతూ ఈ నెల 26న జిల్లా కేంద్రంలో బైక్, ట్రాక్టర్ ర్యాలీలు, 27 నుంచి 30 వరకు అన్ని కార్మిక యూనియన్ల జనరల్ బాడీ సమావేశాలు నిర్వహించి యాజమానులకు, అధికారులకు సమ్మె నోటీసులు అందజేయాలన్నారు. దండెంపల్లి సత్తయ్య, కానుగు లింగస్వామి, భీమగాని గణేశ్, పోలె సత్యనారాయణ, అద్దంకి నర్సింహ, సైదాచారి, సాగర్ల యాదయ్య, మంత్రాల మంగమ్మ, యాదయ్య, మారయ్య, కట్టా శంకరయ్య, వెంకన్న, గాదె యాదయ్య, జ్యోతి, శంకర్, సత్యనారాయణ, ధనమ్మ, సునీత, కోటిరెడ్డి, నర్సింహ, రమేష్, రుమానాబేగం పాల్గొన్నారు.

చండూరు : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 26న జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న ర్యాలీని జయప్రదం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బండ శ్రీశైలం కోరారు. మంగళవారం మండల కేంద్రంలో జరిగిన సీపీఎం మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. సీపీఎం చండూరు మండల కార్యదర్శి ముగుదాల వెంకటేశం, మండల కమిటీ సభ్యులు చిట్టిమల్ల లింగయ్య, కొత్తపల్లి నరసింహ, కంచర్ల రవి, గౌసియా బేగం తదితరులు పాల్గొన్నారు.

28న యూటీఎఫ్ సమావేశం

శాలిగౌరారం: ఈ నెల 28న శాలిగౌరారం మండల కేంద్రంలో నిర్వహించనున్న టీఎస్ యూటీఎఫ్ జిల్లా కమిటీ విస్తృత సమావేశాలను విజయవంతం చేయాలని జిల్లా స్టడీ సర్కిల్ కన్వీనర్ రాగి రమేష్‌కుమార్ పిలుపునిచ్చారు. సమావేశాలకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను మంగళవారం శాలిగౌరారంలో ఆవిష్కరించి మాట్లాడారు. శాలిగౌరారం కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు వెంకటేశ్వర్లు, ప్రతినిధులు రాములు, పి.జయసాగర్, కడేరు రవి, రామక్రిష్ణారెడ్డి, టి.వెంకన్న పాల్గొన్నారు.